క్లుప్తంగా

జిల్లుండలో నేత్ర వైద్య శిబిరం



వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

కంచిలి: మండలంలోని ముండ్ల పంచాయతీ పరిధి జిల్లుండ గ్రామంలో సర్పంచ్ రామచంద్ర ప్రధాన్ అధ్యక్షతన జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో సోంపేట ఆరోగ్యవరం కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. మొత్తం 40 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12 మందికి కళ్లద్దాలు, మరో 8 మందికి శస్త్ర చికిత్స అవసరమని నిర్ధారించారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

'ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి'



మాట్లాడుతున్న గోవిందరావు

కంచిలి: రైతుల వద్దనున్న ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కె.మోహనరావులు హెచ్చరించారు. స్థానిక కార్మిక సంఘం కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ రైతుల వద్ద ధాన్యం చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అధికారులు చెబుతున్నారని, కానీ ఇప్పటికీ 50 శాతం కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేస్తే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో సీపీఎం పార్టీ నాయకులు ఎస్.లక్ష్మీనారాయణ, కె.గోపీనాథ్, పి.కృష్ణ పాల్గొన్నారు.

కబడ్డీ పోటీలు ప్రారంభం



పోటీలను ప్రారంభిస్తున్న జెడ్పీటీసీ వసంతరెడ్డి

సంతబొమ్మాళి: మండలంలోని హనుమంతు నాయుడుపేట పంచాయతీ సీతాపురంలో నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు జెడ్పీటీసీ పాలవసంతరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ పాల మహాలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల మహేష్‌రెడ్డి, కోళ్ల భాస్కర్‌రావు, సుగ్గు శ్రీనివాస్‌రెడ్డి, వైస్ సర్పంచ్ ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పక్కాగా విధులు నిర్వహించాలి



విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎంపీపీ పుష్ప తదితరులు

ఇచ్ఛాపురం రూరల్: గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పక్కాగా విధులు నిర్వహించాలని ఎంపీపీ బోర పుష్ప సూచించారు. మండలంలోని కేదారపురం గ్రామ సచివాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందజేయాలని సూచించారు. అనంతరం స్థానిక అంగన్‌వాడీ కార్యాలయంతో పాటు ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వేలాపు నీలాపు సారథి రెడ్డి, మాజీ ఎంపీపీ కారంగి మోహన్‌రావు, ఎంపీటీసీ మానుపత్రి చక్రవర్తిరెడ్డి, సాడి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ పోటీల విజేత పేటూరు



విజేతలకు ట్రోఫీ అందజేస్తున్న దృశ్యం

ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ఈదురపురం గ్రామంలో గత 15 రోజులుగా జరుగుతున్న ఉత్కళాంధ్ర స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఒడిస్సాకు చెందిన పేటూరు, ఈదురపురం జట్ల మధ్య ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పేటూరు విజేతగా నిలిచింది. విజేతలకు వైస్ ఎంపీపీ దువ్వ వివేకనంద రెడ్డి, సర్పంచ్ నర్తు వరప్రసాద్ యాదవ్ చేతులమీదుగా ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో డి.యాదవరావు, డి.మూర్తిరాజు, రామచంద్ర బెహరా, మోహన్‌రావు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



వాసుదేవస్వామి దర్శనానికి వేచివున్న భక్తులు

కల్యాణ వైభోగమే



అనుగ్రహ భాషణం చేస్తున్న శ్రీత్రిదండి అహోబిలరామానుజ జీయర్‌స్వామి



వాసుదేవుని కల్యాణంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీదేవి దంపతులు

- వాసుదేవుడు వరుడైన వేళ
- కనుల పండువగా స్వామివారి కల్యాణం
- హరినామస్మరణతో మార్మోగిన మందస

మందస: వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ వాసుదేవునికి శ్రీదేవి, భూదేవిలతో కల్యాణం జరిగింది. వేడుకను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రధాన శిష్యులు త్రిదండి అహోబిలరామానుజ జీయర్‌స్వామి, త్రిదండి దేవనాథరామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గోపీనంబాళ్ల దాసుకూర్మాచార్యులు, వేదపండితులు, అర్చకులు వాసుదేవుని వివాహం కమనీయంగా జరిపించారు. పూబంతులాట, పుష్పమాల నృత్యాలు, కట్న చదివింపులు సాంప్రదాయబద్ధంగా చేపట్టారు. మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీదేవి దంపతులు స్వామివారిని దర్శించుకోగా.. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి అప్పలరాజు ఆలయ అభివృద్ధికి రూ.50 వేలు కైంకర్యం అందజేశారు. కీర్తనలకు అనుగుణంగా మంత్రి అప్పలరాజు, శ్రీదేవి దంపతులు నృత్యం చేశారు. ఆండాళ్ల గోష్టి, మహిళలు స్వామి కల్యాణానికి కోలాటం నృత్యం చేశారు.

భక్త జనసంద్రం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజాము నుంచే భక్తులు వాసుదేవున్ని వేల సంఖ్యలో దర్శించుకున్నారు. మహిళలు గరుడ స్తంభం వద్ద పూజలు చేశారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు మందస పట్టణంలోనూ శ్రీమన్నారాయణుడి నామస్మరణ మార్మోగింది. యువకులు, మహిళలు స్వచ్ఛందంగా స్వామివారి సేవలో పాల్గొని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కృషి చేశారు. ఎంపీపీ డొక్కరి దానయ్య, జెడ్పీటీసీ సవర చంద్రమ్మ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, మేజర్ పంచాయతీ మందస సర్పంచ్ చెరుకుపల్లి యల్లమ్మ, సీహెచ్ లక్ష్మణమూర్తి, గిన్ని తిరుపతిరెడ్డి, యువజన కార్యదర్శి శానాపతి కిషోర్‌కుమార్, తహసీల్దార్ బడే పాపారావు, ఎంపీడీవో వాయలపల్లి తిరుమలరావు, ఐసీడీఎస్ సీడీపీవో కె.వసుంధరాదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లోక కల్యాణమే వాసుదేవుని పరిణయం: శ్రీత్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి

వాసుదేవుని కల్యాణం లోక కల్యాణమని శ్రీత్రిదండి అహోబిలరామానుజ జీయర్‌స్వామి అన్నారు. భూదేవి, శ్రీదేవిలను శ్రీవారు పరిణయమాడినానంతరం భక్తులనుద్దేశించి మాట్లాడుతూ భగవంతునికి నిర్దిష్ట రూపం లేదని, వాక్కు, మనస్సుకు అందని అతీతుడని అభివర్ణించారు. నారాయణ మంత్రమే లోకానికి రక్ష అన్నారు. సర్వలోకాలకు తేజస్సును అందించేవి సూర్యుడు, చంద్రుడు ఈ రెండింటికి ప్రతీకగా సూర్యప్రభ, చంద్రప్రభ అనే రథాలు ఉంటాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భగవంతుడు వాటిపై ఊరేగుతారన్నారు. బ్రహ్మోత్సవం ఒక అందమైన ప్రక్రియగా అభివర్ణించారు.

వాసుదేవుని కరుణ ఉండాలి: మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

ఈ ప్రాంత ప్రజలందరికీ వాసుదేవుడంటే ఎంతో నమ్మకం ఉందని, వాసుదేవుని కరుణ అందరిపై ఉండాలని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆకాంక్షించారు. ఆలయ ఆవరణలో ఆయన మాట్లాడుతూ దేశం యావత్తూ కరువు వచ్చినా.. మందస మండలాన్ని స్వామివారే రక్షిస్తుంటారన్నారు. రైతులకు పుణ్యభూమిగా ఉందని, దేవుడు వెలుగొందిన ప్రాంతం కావడంతోనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. చుట్టుపక్కల నీటిపారుదల, జలాశయాలన్నీ స్వామి కృపతోనే బాగుంటున్నాయన్నారు. సర్వలోక పాలకుడైన వాసుదేవుడు పాడి, పంటలు సమృద్ధిగా ఉండేలా కృప, కరుణ, కటాక్షాలు చూపాలని కోరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని వాసుదేవునికి పూజలు చేశానని తెలిపారు.



కీర్తనలు ఆలపిస్తున్న కళాకారులు



వాసుదేవుని కల్యాణం జరిపిస్తున్న వేదపండితులు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం



విద్యార్థులతో మాట్లాడుతున్న పేరాడ తిలక్

నందిగాం: ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ అన్నారు. మండలంలోని సైలాడ గ్రామ సచివాలయాన్ని ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తితో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతోందన్నారు. గ్రామాల్లోని కాలువలు, రహదారుల సమస్యలను ఎంపీటీసీ పిన్నింటి జయరాం, నాయకుడు శంబాన దాలయ్యలు తిలక్ దృష్టికి తీసుకురాగా, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న జల్ జీవన్ మిషన్ పనులు, సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆయనతో పాటు పీఏసీఎస్ అధ్యక్షుడు కురమాన బాలకృష్ణారావు, సర్లాన బైరాగి, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు చిన్ని జోగారావు, అంబోడి విష్ణు, బోరుభద్ర సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన 'విద్యార్థి మేలుకో'



బుర్రకథ ప్రదర్శనలో లోకనాథం తదితరులు

కవిటి: మండలంలోని ముత్యాలపేట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రదర్శితమైన విద్యార్థి మేలుకో బుర్రకథ ఆద్యంతం ఆకట్టుకుంది. బి.గొనపపుట్టుగకు చెందిన సీనియర్ బుర్రకథ, జానపద కళాకారుడు బాలక లోకనాథం స్వీయ రచన, దర్శకత్వంలో రూపొందించిన ఈ కథకు మధ్యపాట విశ్వనాథం, వచనం జ్యోతి, హాస్యం పాత్రలో రచయిత బాలక లోకనాథం అలరించారు. అమ్మఒడి పథకం చిన్నారుల అభ్యున్నతికి ఏవిధంగా తోడ్పతుంది, జగనన్న విద్యాదీవెన పథకం, వసతి దీవెన పథకం తదితర పథకాలను ప్రస్తావించారు. ప్రదర్శన అనంతరం హెచ్ఎం బల్లెడ లక్ష్మణమూర్తి కళాకారులను సత్కరించారు.

నవధాన్యాల సాగుపై అవగాహన



అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

కంచిలి: మండలంలోని అంపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాలు సాగుచేసే విధానంపై మండల వ్యవసాయ అధికారి బి.ధనుంజయ మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని ప్రకృతి వ్యవసాయ విధానం మండల యాంకర్ శివానందం తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మద్ది మోహిని, వీఏఏ మౌనిక, ఉపాధ్యాయుడు కృష్ణారావు, వైస్ సర్పంచ్ లింగం కేశవరావు, మహిళా సంఘం అధ్యక్షురాలు బొత్స బంగారం, మాస్టర్ ట్రైనర్ సత్యనారాయణ, డివిజనల్ యాంకర్ యశోద, ఎంఏ లోహిదాస్, పీఆర్పీ తులసయ్య, ఐసీఆర్పీ రేవతి తదితరులు పాల్గొన్నారు.

బాలలతో పని చేయించడం నేరం




బేకరీలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల బృందం

కంచిలి: బాలలతో పని చేయించడం చట్టరీత్యా నేరమని లేబర్ ఆఫీసర్ పి.సూర్యనారాయణ హెచ్చరించారు. మండల కేంద్రంలోని వివిధ సంస్థలు, ఫ్యాక్టరీల్లో మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం బృందం మంగళవారం తనిఖీలు చేపట్టారు. స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి స్వీటు బేకరీలో పనిచేస్తున్న బాల కార్మికుడిని గుర్తించారు. బేకరీ యజమానిపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో జిల్లా మానవ అక్రమ రవాణా విభాగం సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కేశవరావు, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్షన్ సిబ్బంది సత్యనారాయణ, ఐసీడీఎస్ ప్రతినిధి జనార్దనరావు, వీఆర్వో అజయ్, చైల్డ్‌లైన్ సిబ్బంది బిసాయి, కృష్ణబాబు, కానిస్టేబుల్స్ చక్రధరరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

అమృత కలశం పంపిణీ

సోంపేట: స్థానిక రోటరీ ఆధ్వర్యంలో పట్టణ పరిసర ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు మంగళవారం అమృత కలశం పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాల్లోని 50 నిరుపేద కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికీ రూ.6 వేలు విలువ చేసే నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మల్లా యుగంధర్, కార్యదర్శి బెల్లాన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలంలో సర్వే



సర్వే నిర్వహిస్తున్న దృశ్యం

కోటబొమ్మాళి: స్థానిక కోటబొమ్మాళి-కొత్తపేట మెయిన్ రోడ్డులో వంశధార కార్యాలయానికి చెందిన 106-5 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ సిబ్బంది మంగళవారం సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సూచనల మేరకు తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ ఆదేశాలతో మండల సర్వేయర్ సూర్యనారాయణ, కొత్తపేట వీఆర్వో రాము సర్వే చేపట్టారు.

ఆలోచనే.. ఆదుకుంది



ఆర్థిక సాయం అందజేస్తున్న సంఘం సభ్యులు

మందస: చేసిన మంచి ఎన్నటికీ తోడుగా నిలుస్తుందని చెప్పడానికి నిదర్శనమిది. కార్మికులంతా ఏకమవ్వాలని.. ఒకరికొకరు సాయపడాలని ఓ భవన నిర్మాణ కార్మికుడు మంచి ఉద్దేశంతో స్థాపించిన సంఘం ప్రస్తుతం ఆయన కుటుంబానికే అండగా నిలిచింది. కష్టకాలంలో తోటి కార్మికులు ఆదుకుంటారని చేసిన ప్రయత్నం, ఆయన మరణానంతరం ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అంబుగాం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్ కార్మికుడు పత్రి వాసుదేవు కార్మికుల సమస్యలపై ముందుగానే ఆలోచించి.. తోటి కార్మికులను కష్టం వస్తే ఆదుకునేలా నవోదయ భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని స్థాపించాడు. అయితే ఇటీవల వాసుదేవు మరణించాడు. దీంతో ఆ సంఘం సభ్యులు రూ.30 వేల ఆర్థిక సాయాన్ని ఆయన భార్య చంద్రావతికి మంగళవారం అందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బల్ల మాధవరావు, ప్రగతి శీల అధ్యక్షుడు దేవాడ నారాయణరావు, మామిడి గోపాల్, టి.గోపాల్, మజ్జి శివకేశవరావు, విశ్వనాథం, దేవాడ హేమరాజు, ధర్మారావు, బి.దానయ్య, దామోదరం, బత్తిని తారక్ తదితరులు పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం సరికాదు

- సర్వసభ్య సమావేశంలో నిలదీసిన అధికారులు



సమావేశంలో అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులు

టెక్కలి: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించే విషయంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం సరికాదని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. ఇటీవల పట్టణంలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దృష్టికి స్థానికులు కొన్ని విద్యుత్ సమస్యలు తీసుకొచ్చారని, వాటిని పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఎంపీటీసీ శ్రీధర్‌రెడ్డి విద్యుత్ శాఖ ఏఈ ఈశ్వరరావును నిలదీశారు. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో లక్ష్యం పేరుతో సక్రమంగా కొనుగోలు చేయడం లేదని ఎంపీటీసీ సత్తారు ఉషారాణి పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ అట్ల సరోజనమ్మ మాట్లాడుతూ మండలంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీలు పి.రమేష్, ఎం.కిషోర్, ఎంపీడీవో ఉమాసుందరి తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరవ్వాలి



పోస్టర్ ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

పలాస: ఈనెల 16వ తేదీన పలాసలోని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న గృహ సారథుల సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు, పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు పైల చిట్టిబాబు కోరారు. ఈ మేరకు బ్రాహ్మణతర్లా గ్రామ సచివాలయం ఆవరణలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాడాన పుష్ప, మాజీ ఎంపీటీసీ దంతం వైకుంఠరావు, ఈశ్వరరావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్తంగా..


అమరవీరులకు నివాళి



అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న దృశ్యం

మందస: మండలంలోని భేతాళపురం పంచాయతీ రట్టి గ్రామంలో మంగళవారం రాత్రి అమరవీరులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సైనికులకు అంజలి ఘటించారు. కార్యక్రమంలో ఆర్మీ జవానుల సంఘం, వివేకానంద యువజన సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఉపాధి పనులు వినియోగించుకోవాలి



పనులు ప్రారంభిస్తున్న దృశ్యం

పలాస: ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ అధ్యక్షుడు పైల చిట్టిబాబు సూచించారు. మండలంలోని బ్రాహ్మణతర్లా గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను సర్పంచ్ బాడాన పుష్పతో కలసి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తుంగాన రమణమ్మ, మాజీ ఎంపీటీసీ దంతం వైకుంఠరావు, ఉపసర్పంచ్ పొందర ఈశ్వరరావు, ఆనెం రామారావు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఎన్నికల కోడ్



మాట్లాడుతున్న ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి

కంచిలి: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు చేయాలని ఎంపీడీవో చల్లా శ్రీనివాసరెడ్డి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల కోడ్ నియమావళిపై పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో ప్రత్యేక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎన్నికల నియమావళి అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. సమావేశంలో తహసీల్దార్ ఎస్.హైమావతి, ఎస్ఐ ఎస్.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

నియామకపత్రం అందజేత



నియామకపత్రం అందజేస్తున్న దృశ్యం

కోటబొమ్మాళి: మండలంలోని గంగరాం పంచాయతీ ఆశ కార్యకర్తగా నూతనంగా ఎంపికైన వంకల జ్యోతికి సర్పంచ్ పేడాడ జోత్స్న, మండల పరిషత్ ప్రత్యేకాహ్వానితుడు రోణంకి మల్లయ్యలు నియామకపత్రం మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో పేడాడ వెంకటరావు పాల్గొన్నారు.

త్వరితగతిన సమగ్ర భూసర్వే



మాట్లాడుతున్న ఆర్డీవో సీతారామమూర్తి

సోంపేట: మండలంలో నిర్వహిస్తున్న సమగ్ర భూసర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీవో తమరాల సీతారామమూర్తి ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. రీ సర్వేతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో తహసీల్దార్ వి.వి.ఎస్ ప్రసాద్, ఆర్ఐలు కిరణ్, ఢిల్లీరావు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో పూజలు

కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ వార్డు కాపువీధిలో బడ్డిపోలమ్మ అమ్మవారికి మంగళవారం చల్లదనం నిర్వహించారు. అనంతరం పరిసర ప్రాంత ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సుకాంతి సాహూ, తరుణ్ సాహూ, సుప్రియా సాహూ పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం రూరల్: తిప్పనపుట్టుగ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులుగా శివ స్వాములు శివమాలధారణతో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా మంగళవారం తిప్పనపుట్టుగ, నీలాపుట్టుగ, కేశుపురం గ్రామాల్లో స్వామివారిని పల్లకీలో ఊరేగించారు.

సంతబొమ్మాళి: కాపు గోదాయవలస గ్రామంలో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తిశ్రద్ధలతో జ్యోతిర్లింగ తిరువీధిని గ్రామస్తులు నిర్వహించారు. శివలింగం, ముగ్గులు తాలతో గ్రామ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కిల్లి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.